క్లుప్తంగా

క్యాలెండర్ ఆవిష్కరణ



ఎంపీడీఓ కార్యాలయంలో కాల్యెండర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

కల్లూరు: త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు సంవత్సర క్యాలెండర్‌లను ఆ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక కర్నూలు కమిటీ అధ్యక్షుడు నాగయ్య బుధవారం స్థానిక ఎంపీడీఓ, తహసీల్దార్, వెనుకబడిన తరగతుల కార్యాలయలో వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో ఉగాది పండగ విశిష్టతను వివరించారు. ఎంపీడీఓ జీవీ రమణమూర్తి, వెనుకబడిన తరగతులు కార్యాలయ సిబ్బంది, త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

జీఓ-21 రద్దు చేయాలి



కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఆటో కార్మికులు

కర్నూలు(సెంట్రల్): పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఆటో కార్మికులను పీడించి వసూలు చేసే ఈ చలాన్లకు అనుకూలమైన జీఓ 21ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి



ర్యాలీలో పాల్గొన్న వివిధ ప్రజాసంఘాల నాయకులు

కర్నూలు(సెంట్రల్): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్.అలివేలు డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, రజక వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జెడ్పీలోని గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా దినోత్సవ ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకొని పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, రజక వృత్తిదారుసంఘం జిల్లా అధ్యక్షుడు గురుశేఖర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లాకార్యదర్శి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

జయప్రదం చేయండి



సమావేశంలో మాట్లాడుతున్న కారుమంచి

కర్నూలు(సెంట్రల్): ఈనెల 20వ తేదీన సీపీఐ కార్యాలయంలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాయలసీమ జిల్లాల సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, కారుమంచి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. నిరుద్యోగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-యువజనుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు జరుగుతుందన్నారు. రాయలసీమలోని 8 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో యువత హాజరు కావాలని కోరారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, జాతీయ మాజీ కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్‌బాబు హాజరవుతారని వారు వివరించారు. నాయకులు బీసన్న, రాము,సాయి, మునిస్వామి పాల్గొన్నారు.

సాక్షి సినిమాలు

ఎస్వీసీ కాంప్లెక్స్: పఠాన్, బలగం, తూ జూఠీ మై మక్కర్, 65, షాజమ్ ఫరీ ఆఫ్ ది గాడ్స్
వి మెగా ఆనంద్ సినీ కాంప్లెక్: ఆర్ఆర్ఆర్, సార్, 65, మిస్టర్ కల్యాణ్, నేడు విడుదల
వెంకటేష్ సినీ కాంప్లెక్స్: సర్, వినరో భాగ్యము విష్ణు కథ
ఐనాక్స్: తూ జూఠీ మై మక్కర్, స్క్రీమ్ - 6, క్రీడ్-3, షాజమ్ ఫరీ ఆఫ్ ది గాడ్స్
భరత్ కాంప్లెక్స్: పులి ది నైన్‌టీన్త్ సెంచరీ, వినరో భాగ్యము విష్ణు కథ
రాజ్: సీఎస్ఐ సనతాన్
శ్రీరామ: సింహ
విజయ: పులి ది నైన్‌టీన్త్ సెంచరీ

నెలకు రూ.10 వేల ఆదాయం



ఈ చిత్రంలోని మహిళ పేరు సోఫియా. దేవనకొండకు చెందిన ఈమె కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో జర్దోషి, మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింట్స్‌ల్లో 30 రోజుల శిక్షణ పొందారు. తర్వాత స్థానిక ఏపీజీజీ ద్వారా రూ.80 వేలు రుణం పొంది సొంత గ్రామంలోనే బ్లౌజ్‌లకు మగ్గం వర్క్ చేస్తున్నారు. ఒక బ్లౌజ్‌కు మగ్గం వర్క్ చేస్తే రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు తీసుకుంటున్నారు. ప్రతి నెలా సగటున రూ.10 వేల ఆదాయం పొందుతున్నారు.

సెల్‌ఫోన్ సర్వీసింగ్‌లో రాణింపు



ఈ చిత్రంలో కనిపించే యువకుడి పేరు పీజీ రామాంజనేయులు. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన వ్యక్తి. కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 30 రోజుల పాటు సెల్‌ఫోన్ సర్వీసింగ్‌లో శిక్షణ పొందారు. తర్వాత రామళ్లకోటలో నిత్య మొబైల్స్ పేరుతో సెల్‌ఫోన్ సర్వీసింగ్, అమ్మకాల వ్యాపారం మొదలు పెట్టారు. కెనరా బ్యాంకు రూ.3 లక్షల రుణం కూడా ఇచ్చింది. దుకాణం ద్వారా ఖర్చులు పోనూ నెలకు రూ.15 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. బ్యాంకు లోన్ సక్రమంగా చెల్లిస్తున్నారు.

స్వయం ఉపాధికి రాచబాట

- నిరుద్యోగులకు ఆశాకిరణం కెనరా బ్యాంకు ఉపాధి శిక్షణా సంస్థ
- ఏటా 20 కార్యక్రమాలు - 600 మందికి శిక్షణ
- ఉచిత భోజన వసతి, హాస్టల్ సదుపాయం

కర్నూలు(అగ్రికల్చర్): యువత స్వయం ఉపాధిలో రాణించేలా కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ విశేషంగా చొరవ తీసుకుంటోంది. ఉచిత శిక్షణ, హాస్టల్ వసతితో ఎంపిక చేసుకున్న వృత్తిలో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధిలో రాణించేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. తూతూ మంత్రంగా గాకుండా వృత్తిపై పూర్తి పట్టు సాధించే విధంగా శిక్షణ ఇస్తారు. పూర్తయిన తర్వాత ఎంతవరకు నేర్చుకున్నారో అంచనా వేసేందుకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో పాస్ అయితేనే సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకుల నుంచి రుణం పొంది స్వయం ఉపాధిలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో కెనరా బ్యాంకు లీడ్‌గా గుర్తింపు పొందింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతలో స్కిల్స్ అభివృద్ధి చేసి స్వయం ఉపాధిలో రాణించేందుకు బాటలు వేస్తోంది. 10, 13, 30 రోజుల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 30 రోజుల శిక్షణా కార్యక్రమానికి ఈ సంస్థ రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేస్తోంది.

ఏటా 600 మందికి శిక్షణ

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో నిరంతరం శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏడాదికి 20 శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక్కో శిక్షణలో 30 మందికి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రకారం ఏడాదిలో 600 మందికి శిక్షణ ఇస్తారు.



టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు

పురుషులకు 2 వీలర్ మోటార్‌సైకిల్ సర్వీసింగ్/రిపేరీ, సెల్‌ఫోన్ సర్వీసింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్, ప్లబింగ్-శానిటరీ, ఎలక్ట్రికల్ మోటర్ రీవైండింగ్- పంపుసెట్ రిపేరీ, టైలరింగ్ అండ్ డ్రస్ డిజైనింగ్ ఫర్ మెన్, సీసీ టీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ (ట్యాలీ), పశువుల పాడి పరిశ్రమ, వర్మికంపోస్ట్ తయారీ, గొర్రెల పెంపకంలో శిక్షణ ఇస్తారు. మహిళలకు టైలరింగ్ అండ్ డ్రస్ డిజైనింగ్, బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంటు/పెళ్లికూతురు మేకప్/మెహందీ వర్క్, జూట్‌బ్యాగ్‌ల తయారీ, జర్దోషి, మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింట్స్, పాడి పరిశ్రమ, వర్మికంపోస్ట్ తయారీ, గొర్రెల పెంపకం, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్(ట్యాలీ)లో శిక్షణ ఇస్తారు. ట్యాలీలో శిక్షణ పొందేందుకు విద్యార్హత డిగ్రీ కాగా, మిగతా వాటన్నింటికి 10వ తరగతి ఉంటే చాలు. 18 - 45 ఏళ్లలోపు వారందరు అర్హులే. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భోజనం, హాస్టల్ వసతి కూడా కల్పిస్తుండటం విశేషం.



మోటర్ రీవైండింగ్‌పై శిక్షణ పొందుతున్న యువకులు

చక్కటి అవకాశం

కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కర్నూలులోని కల్లూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలోని కెనరాబ్యాంకు పైఅంతస్తులో శిక్షణా కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి. పూర్తిగా గ్రామీణ ప్రాంత యువతకే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒక్కో ప్రోగ్రామ్‌లో 30 మందికి అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు రూ.3 లక్షలకుపైగా ఖర్చవుతుంది.
– శివప్రసాద్, డైరెక్టర్, కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, కర్నూలు

బ్యాంకుల ద్వారా రుణాలు....

శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు స్వయం ఉపాధిలో రాణించేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ఆర్థిక తోడ్పాటు కల్పిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 76 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా 2,232 మంది యువతీ యువకులు శిక్షణ పొందారు. ఇందులో 1,515 మంది జీవితంలో స్థిరపడ్డారు. శిక్షణ పొందిన వారిలో 808 మందికి బ్యాంకులు రుణ సదుపాయం కల్పించినట్లు స్పష్టమవుతోంది.

సంవత్సరం	శిక్షణా కార్యక్రమాలు	శిక్షణ పొందిన వారు	స్థిరపడిన వారు	రుణాలు పొందినవారు
2019–20	27	750	284	221
2020–21	12	404	342	171
2021–22	15	500	425	213
2022–23	22	580	464	203

విధుల్లోకి తీసుకోవాలి

కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పారిశుధ్య విభాగంలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్, రామకృష్ణ, కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం వారు ఆసుపత్రిలోని క్యాజువాలిటీ ముందు ధర్నా చేశారు. కార్మికులను అకారణంగా తొలగిస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ ప్రశ్నించిన వారిని తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బాషా, బజారి, విశ్వనాథం, మద్దయ్య, అయ్యన్న, రాజు పాల్గొన్నారు.

16 నుంచి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

కర్నూలు కల్చరల్: ఓల్డ్‌సిటీ కుమ్మరి వీధిలో సుంకులమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 18వ తేదీ ఉదయం ప్రాతఃకాల పూజలు, విగ్రహ, యంత్ర అభిషేకం, హోమాలు ఉదయం 10.44 గంటలకు యంత్ర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు.

నేడు ఐసీడీఎస్ వర్క్‌షాప్

కర్నూలు(రాజ్‌విహార్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెండర్ సెన్సిటివ్, వాటర్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై గురువారం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సీ.క్యాంప్ సెంటర్‌లో ఉన్న టీజీ వీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు నిర్వ హించే ఈ వర్క్ షాప్‌నకు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుతో పాటు మహిళ కమిషన్ సభ్యులు హాజరవుతారని, రాయలసీమ జిల్లా నుంచి సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది 600 మంది హాజరుకానున్నారని వెల్లడించారు.

సర్వే పూర్తి చేయండి

కర్నూలు (టౌన్): ఆయుష్మాన్ భారత్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు డివిజనల్ అభివృద్ధి అధికారి బాలకృష్ణా రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బుధవారపేటలోని 32వ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పెండింగ్ వివరాలు వెంటనే ఆప్‌లోడ్ చేసి సంబంధిత కుటుంబాలకు కార్డులు మంజూరు చేయాలన్నారు. తద్వారా ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు లభిస్తాయన్నారు. అలాగే కల్యాణ మస్తు, షాదీతోఫాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

గణనీయంగా పన్ను వసూళ్లు

కల్లూరు: మండలంలో ఇంటి పన్నుల వసూలు ఘననీయంగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మండలంలోని 18 గ్రామ పంచాయతీ పన్ను వసూలు లక్ష్యం రూ.44,13,079 కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.60,99,186గా నిర్దేశించారు. అయితే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మార్చి 14వ తేదీ నాటికి పాత బకాయిలతో కలుపుకుని రూ.44,62,637 (73 శాతం) వసూలైంది. మూడు గ్రామ పంచాయతీలలో పాత బకాయిల మొత్తం రూ.1,30,532 ఉండగా మిగతా 15 గ్రామ పంచాయతీలలో ఎలాంటి బకాయిలు లేవు. ఇంకా వసూలు కావలసిన పన్ను మొత్తం రూ.16,36,549 ఉంది. మండలంలో కె.మార్కపురం 98.88 శాతం, పుసులూరు 98.15 శాతం, నెరవాడ 97.84 శాతం, యాపర్లపాడు 96.24 శాతం, తడకనపల్లె 92.12 శాతం, రెమడూరులో 91.14 శాతం పన్ను వసూలైంది. చిన్నటేకూరు గ్రామ పంచాయతీ 64.84 శాతంతో వెనుకబడింది. మిగిలిన గ్రామ పంచాయతీలలో 70 శాతానికి పైగా పన్ను వసూలైంది.

లక్ష్యం చేరుకుంటాం

గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్లలో ఆర్థిక సంవత్సరం (మార్చి) చివరి నాటికి లక్ష్యం చేరుకుంటాం. గ్రామ సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి త్వరగా ఇంటి పన్నుతో పాటు ఇతరేతర పన్నులు కూడా వసులు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రజలు ఇంటి పన్నులు చెల్లించి గ్రామీణాభివృద్ధికి సహకరించాలి.
– రవికిషోర్, ఈఓఆర్డీ, కల్లూరు

టీకాలు సకాలంలో అందించండి

సి.బెళగల్: బాలలకు టీకాలను సకాలంలో అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పోలకల్ గ్రామ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, విధులను తనిఖీ చేశారు. అదేవిధంగా రోగుల వివరాలు, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలు, పీహెచ్‌సీ పరిధిలో నిర్వహిస్తున్న వైద్య సేవలను స్థానిక వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీలో చేపట్టిన చిన్న పిల్లలకు టీకా కార్యక్రమాన్ని పరిశీలించిన వైద్య సిబ్బందికి సూచనలు చేస్తూ, నిర్ణీత కాలంలో బాలబాలికలకు టీకాలను ఇవ్వడంతో వారిలో రోగ నిరోధక శక్తి పెంపొంది జబ్బులబారిన పడకుండా ఉంటారన్నారు.



పోలకల్ పీహెచ్‌సీలో వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఐఓ డాక్టర్ ప్రవీణ్‌కుమార్

నిర్దేశిత రుణ లక్ష్యాన్ని పూర్తి చేయండి

ఆలూరు రూరల్: ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను ఏడాది లోపు పూర్తి చేయాలని కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నారాయణ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశ భవనంలో ఆలూరు నియోజకవర్గంలోని వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ఆయా బ్యాంకుల పరిధిలో రైతులకు క్రాప్ లోన్, డ్వాక్రా సంఘాల రుణాలు, వివిధ రంగాల అనుబంధ సేవల రుణాలను సకాలంలో మంజూరు చేయాలని సూచించారు. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.4,394.47 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.4,048.49 కోట్ల రుణాలను మంజూరు చేశారన్నారు. అలాగే పంట రుణాల కోసం రూ. 106.39 కోట్లకు గాను రూ.38.39 కోట్లు అందించినట్లు చెప్పారు. వివిధ రకాల అనుబంధ రంగాలకు అందించే రుణాలు రూ.179.38 కోట్లకు గాను రూ.187.82 కోట్లు మంజూరు చేయగా.. సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1308.20 కోట్లు టార్గెట్ ఇవ్వగా రూ.1425.51 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. మిగిలిన రుణ లక్ష్యాలను అర్హులైన వారికి అందించి పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ కన్వీనర్ నెహామతుల్లా, జిల్లా ఛీఫ్ మేనేజర్ ఆర్ శెట్టి, అన్ని బ్యాంకుల మేనేజర్లు, డీఆర్‌డీఏ, వైకేపీ అధికారులు హాజరయ్యారు.

సత్వర వైద్యం అందించండి

కర్నూలు(హాస్పిటల్): క్యాజువాలిటీకి వచ్చిన రోగులు, క్షతగాత్రులకు సత్వరం వైద్యం అందించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్, సూపర్‌స్పెషాలిటీ బ్లాక్, ఆర్థోపెడిక్, ఎంఎస్ఎస్, ప్లాస్టిక్ సర్జరీ, క్యాజువాలిటీ తదితర విభాగాలను సందర్శించారు. ఎంఎస్ఎస్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో బయోమెడికల్ వేస్టేజ్ డబ్బాలను పరిశీలించి అక్కడున్న నర్సింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ సిబ్బంది ప్రతి విభాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పసుపు, తెలుపు, నీలం రంగు డబ్బాల్లో బయోమెడికల్ వేస్టేజ్ వేయాలని చెప్పారు. అనెస్తీషియా విభాగంలో పలు సమస్యల గురించి హెచ్‌ఓడీతో చర్చించారు. వైద్యులు, పీజీలు, టెక్నీషియన్ల విధుల గురించి ఆరా తీశారు. వీరికి ప్రతి విభాగంలో డ్యూటీ రోస్టర్ వేసి విధులు నిర్వహించేలా బాధ్యత తీసుకోవాలని హెచ్‌ఓడీకి సూచించారు. ఆసుపత్రి



క్యాజువాలిటీలో వివరాలు సేకరిస్తున్న డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి

వైద్యులు, సిబ్బంది డ్రెస్ కోడ్, ఐడీ కార్డు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. క్యాజువాలిటీలో వైద్యులతో మాట్లాడి అత్యవసర కిట్లు, సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కొత్త ఐపీ బ్లాక్ పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ సి.ప్రభాకర్‌రెడ్డి, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాలనాగాంజన్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

టౌన్ ప్లానింగ్ విభాగం తనిఖీలు

కర్నూలు (టౌన్): నగరంలోని వివిధ కాలనీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. నగర పాలక సర్వేయర్ మేఘశ్యామ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ హరిష్‌చౌదరి, ప్లానింగ్ సిబ్బంది తనిఖీ చేపట్టి నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాలు వద్ద ఉన్న 33 అడుగుల రోడ్డులో అనధికారికంగా ఏర్పాటుచేసిన గేటును తొలగించాలని ఆ సిబ్బందికి సూచించారు. అలాగే సోమిశెట్టినగర్, షిర్డీసాయినగర్‌లో ఆక్రమణలు పరిశీలించారు. ఫిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న పెట్రోల్‌బంకు స్థానంలో కమర్షియల్ నిర్మాణం చేపట్టారు. పార్కింగ్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పిల్లర్లను తొలగించారు. స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని నందికొట్కూరు రోడ్డులో 120 అడుగుల రోడ్డును వెడల్పు చేసేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మహిళా పక్షపాతి కాన్షీరాం

కర్నూలు(అర్బన్): మహిళల పక్షపాతి కాన్షీరాం అని, ఒక దళిత మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఆయనకే దుక్కుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అన్నారు. బుధవారం కాన్షీరాం 89వ జయంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మాల్యా దేవీబాయితో కలిసి ఆమె కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడాలన్నారు. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా, డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు వారసులుగా కాన్షీరాం పనిచేశారన్నారు. ప్రతి ఒక్కరు ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ బడుగు, బలహీన వర్గాలకు చేదోడుగా నిలవాలని కోరారు.

బాధితులకు సాయం

కర్నూలు కల్చరల్: స్థానిక 39వ వార్డు స్టాంటన్‌పురంలో నివాసం ఉంటున్న మల్లెపోగు వసంత కుటుంబానికి మానవతా సంస్థ అండగా నిలిచింది. మంగళవారం ఆమె నివాసం ఉండే గుడిసె ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయింది. గుడిసెలోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్పందించిన మానవతా సంస్థ సభ్యులు బుధవారం సంస్థ కార్యాలయంలో బాధితులకు నిత్యావసర సరుకులు, వంట పాత్రలు, దుస్తులు, దుప్పట్లు, బియ్యం అందజేశారు. సంస్థ జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డి, సభ్యులు పాటిల్ హనుమంతరెడ్డి, యుగంధర్ శెట్టి, నాదెల హరి దివాకర్, తదితరులు ఉన్నారు.

తైక్వాండో పోటీల్లో ప్రతిభ

కర్నూలు(టౌన్): ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్థానిక యునైటెడ్ క్లబ్‌లో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నగరంలోని మాధవీనగర్‌కు చెందిన నారాయణ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఒక గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆల్తాఫ్ అభినందించారు. కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

కర్నూలు (టౌన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలకు రెండు వారాల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ స్పష్టం చేశారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో మహిళలు, యువతులకు 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం, టెన్నికాయిట్, లెమన్- స్పూన్, శాక్‌వాక్ (గోనె సంచులు కట్టుకొని నడవడం), షాట్‌పుట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇటీవల క్రీడల్లోనూ మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందన్నారు. క్రీడలతో పాటు మహిళలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ నటరాజ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



షాట్‌పుట్ గోళం విసురుతున్న మహిళ

నేటి పోటీలు

స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో గురువారం ఉదయం 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఈఓ రమణ ఒక ప్రకటనలో తెలిపారు.

కోలుకోలేక వ్యక్తి మృతి

కర్నూలు: కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన మంగలి పెద్దయ్య (60) రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. ఈయన కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ద్విచక్ర వాహనంపై మంగళవారం సాయంత్రం కర్నూలుకు వచ్చి కులవృత్తికి సంబంధించిన సామాన్లు కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కృష్ణానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు చేయించగా కోలుకోలేక మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వ్రతాలు

కర్నూలు కల్చరల్: స్థానిక సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం దత్తాత్రేయ స్వామికి అనఘాష్టమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అభిషేకాలు, సామూహిక అనఘాష్టమి వ్రతాలు ఆచరించారు. మీన సంక్రమణం పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్‌కు అరుణ పారాయణ పూర్వక పురుష సూక్త అభిషేకం, అర్చన, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఆలయం మేనేజింగ్ ట్రస్టీ శివరామకృష్ణ, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



అనఘాష్టమి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు

వ్యక్తి హత్యపై విచారణ

తుగ్గలి: పెండేకల్లు రైల్వే జంక్షన్‌లో మంగళవారం రాత్రి జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్యపై తుగ్గలి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బుధవారం ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తికి 42 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. హత్యకు ముందు ఉదయం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దుస్తులు సరిగా లేక సంచరించినట్లు సీసీ ఫుటేజ్, గ్రామస్తులు ద్వారా తెలుసుకున్నారు. దీన్ని బట్టి హతుడు మానసిక స్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే మానసిక్షితి బాగా లేని వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు అవసరం ఉందనేది చర్చనీయాంశమైంది. ఏ ప్రాంతం నుంచి ఇక్కడి వచ్చాడు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక పోవడంతో హత్య కేసును ఛేదించేందుకు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

రీసర్వేతో రైతులకు ప్రయోజనం

కర్నూలు (న్యూటౌన్): భూముల రీసర్వేతో రైతుల మధ్య నెలకొన్న వివాదాలకు సంపూర్ణ పరిష్కారంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కర్నూలు రూరల్ ఇన్‌చార్జ్ తహసీల్దార్ శివరాముడు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వే పూర్తయ్యాక రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. రైతులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ఆధునిక డిజిటల్ రికార్డులను సిద్ధం చేస్తున్నామన్నారు. బుధవారానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 72673.59 ఎకరాల్లో భూముల రీసర్వే పూర్తయ్యిందని వెల్లడించారు. రీసర్వేకు సంబంధించి ఆయా గ్రామాల్లో ముందస్తుగా దండోరా వేయించి రైతులకు సమాచారం అందిస్తున్నామన్నారు. పీఎల్ఆర్ డీటీ శారద, వీఆర్ఓలు, గ్రామ సర్వే సహాయకులు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

29 నుంచి కబడ్డీ పోటీలు

కర్నూలు (న్యూటౌన్): ఈ నెల 29, 30 తేదీల్లో గొందిపర్ల గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీటీసీ సభ్యురాలు కె.కృష్ణవేణి తెలిపారు. గెలుపొందిన జట్టుకు రూ.40 వేలు, తర్వాతి స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.30 వేలు, రూ. 20 వేలు, రూ.10 వేలు, రూ.6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వివరాలకు 99896 42989 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.